సాక్షి
మహబూబాబాద్

గురువారం | 1 | జూన్ | 2023



పదోన్నతుల సందడి!

పోలీస్‌శాఖలో పదోన్నతుల ప్రక్రియ మొదలైంది. ఎస్సైలను సీఐలుగా, సీఐలను డీఎస్పీలుగా పదోన్నతి కల్పించనున్నారు.

- 8లో ▸



పదేళ్లలో వందేళ్ల ప్రగతి

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన పదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ పాలనలో వందేళ్ల అభివృద్ధిని సాధించిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

- 8లో ▸

గరిష్టం/కనిష్టం
32.0^{0} / 21.8^{0}

వాతావరణం

జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. వడగాలులు వీస్తాయి.

న్యూస్‌రీల్

అర్హులకు పోడు పట్టాలు ఇవ్వాలి



గార్ల: అర్హులకు పోడు భూముల పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ శశాంకను సేరిపురం గ్రామ రైతులు బుధవారం మానుకోటలో కలిసి విన్నవించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోడు భూముల పట్టాల కోసం గ్రామంలో 217మంది పోడు రైతులు దరఖాస్తు చేసుకుంటే, 18మందికి మాత్రమే పట్టాలు మంజూరైనట్లు అధికారులు జాబితా విడుదల చేశారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా రీసర్వే చేయించి అర్హులందరికీ పట్టాలు వచ్చే విధంగా కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు పోడు రైతులు తెలిపారు. కలెక్టర్‌ను కలిసి వారిలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్‌నాయక్, సర్పంచ్ ధరావత్ సక్రు, బాధిత రైతులు ఉన్నారు.

గిరిజన భూములు లాక్కోవద్దు



నెహ్రూసెంటర్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి 371/1 సర్వే నంబర్‌లోని గిరిజనుల భూములను లాక్కోవద్దని సీపీఐ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ అజయ్‌సారథిరెడ్డి అన్నారు. భూముల సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను బుధవారం గిరిజనులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అజయ్‌సారథిరెడ్డి గిరిజనులకు సంఘీభావం తెలిపి మాట్లాడుతూ.. గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వాల్సింది పోయి భూములు లాక్కోవడం శోచనీయమన్నారు. గిరిజన భూముల్లో విగ్రహం ఏర్పాటు చేస్తామనడం సరికాదన్నారు. కార్యక్రమంలో కల్యాణ్, నరేష్, సోమేష్, పెరుగు కుమార్, నవీన్, నక్క నాగార్జున, గిరిజన రైతులు పాల్గొన్నారు.

వీఓఏల సమ్మె విరమణ

నెహ్రూసెంటర్: ఐకేపీ వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 45రోజులుగా వీఓఏలు చేపట్టిన సమ్మెను మంత్రి హామీతో విరమించినట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో బుధవారం జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఐటీయూ రాష్ట్ర బృందం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌తో చర్చలు జరిపిందన్నారు. ఈమేరకు వీఓఏల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో సమ్మెను విరమించి విధుల్లో చేరనున్నట్లు తెలిపారు. జూన్ 2నుంచి జరగనున్న రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో వీఓఏలు భాగస్వాములు కావాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు, వెలిశాల సుధాకర్, వీఓఏల యూనియన్ జిల్లా కన్వీనర్ చింతా మౌనిక, నీలం కృష్ణవేణి, పురుషోత్తం, దార శ్రీలత, ఆకుల వసంత, వినోద, సతీష్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

హక్కుల సాధనకు ఉద్యమిద్దాం



హన్మకొండ: విద్యుత్ ఉద్యోగుల హక్కుల సాధన, అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఉద్యమిద్దామని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ టీఎస్ ఎన్పీడీసీఎల్ శాఖ కార్యదర్శి బక్క దానయ్య అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలో జరిగిన అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నదని, ఉద్యోగులు పోరాటానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. యాజమాన్యం వెంటనే స్పందించకుంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ డిస్కం ఉపాధ్యక్షుడు రౌతు రమేష్‌కుమార్, నాయకులు తౌర్య, ఎస్.కుమారస్వామి, జడల రవి, కె. బాబు, ఆర్.చలపతి, వి.కృష్ణ, ఇ.రాజయ్య, డి.సుధాకర్, విజయ రాజు, వెంకటస్వామి, యాదగిరి, రాజు పాల్గొన్నారు.

భవిష్యత్‌కు బాటలు

ఐటీఐతో యువతలో నైపుణ్యాభివృద్ధి

- వృత్తి విద్య కోర్సులపై ఆసక్తి చూపుతున్న విద్యార్థులు
- ప్రత్యేక భారత్ స్కిల్స్ యాప్
- ఈ నెల 10వరకు దరఖాస్తుకు గడువు



మానుకోటలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల

మహబూబాబాద్ అర్బన్: ఐటీఐ కోర్సులతో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. దీంతో యువత కోర్సుల్లో చేరి భవిష్యత్‌కు బాటలు వేసుకుంటున్నారు. కాగా పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు ఐటీఐ చక్కటి వరమని చెప్పొచ్చు. త్వరగా ఉపాధి అవకాశాలు పొంది కుటుంబాలకు అసరాగా నిలిచేందుకు కోర్సులు భరోసా ఇస్తున్నాయి. కాగా 2023–24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఉంది.

ఐటీఐ కోర్సులు..

జిల్లాలో ఒక ప్రభుత్వ, ఏడు ప్రైవేట్ ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో మొత్తం 1,200 సీట్లు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్‌మెంట్ సివిల్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, డీజిల్ మెకానిక్, డ్రెస్‌మేకింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తి చేసిన అనంతరం ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయి.

భారత్ స్కిల్స్ యాప్..

ఇంజినీరింగ్ కోర్సులకు అనుబంధంగా ఉండే ఐటీఐ విద్యార్థులకు నాణ్యమైన పాఠాలను సులభతరం చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. ఐటీఐ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం భారత్ స్కిల్స్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌లో అన్ని రకాల ట్రేడ్ కోర్సులకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. అలాగే విద్యార్థులకు పాఠాలకు సంబంధించిన వీడియోలు కూడా అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌లో పాఠాలు వినొచ్చు, పుస్తకాలు చదువుకోవచ్చు, కోర్సు పూర్తయిన అనంతరం అప్రెంటిస్‌షిప్‌నకు సబంధించిన ఖాళీల వివరాలు కూడా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.

దరఖాస్తు ఇలా..

ఐటీఐ కళాశాలలో చేరేందుకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు httpr-//iti.teanfana.gov.in వెబ్‌సైట్‌లో ఒరిజినల్ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్, ఓపెన్ టెస్ట్‌లో సాధించిన జీపీఏ మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. విద్యార్థినులకు అన్ని కోర్సుల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించారు.

ఉపాధి అవకాశాలు..

ఐటీఐలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు అప్రెంటిస్ చేసే అవకాశం ఉంటుంది. వీరికి జాబ్ మేళాలు నిర్వహిస్తారు. బీహెచ్‌ఈఎల్, బీఈఎల్ వంటి సంస్థల్లో, టవర్ మెయింటనెన్స్, విద్యుత్‌శాఖ ఉద్యోగాల్లో ఐటీఐ పూర్తి చేసిన వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. సింగరేణి సంస్థలో సైతం ఆయా ట్రేడ్‌లు పూర్తిచేసిన వారికి కొలువులు ఇస్తున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు ఐటీఐ కోర్సుల్లో చేరడానికి మొగ్గు చూపుతున్నారు.



సద్వినియోగం చేసుకోవాలి



ఐటీఐ కోర్సులు చదివే విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌లో భారత్ స్కిల్స్ యాప్ అందుబాటులో ఉంది. యాప్‌లో పాఠాలు చెబుతారు. పుస్తకాలు కూడా అందుబాటులో ఉంటాయి. పదో తరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తాం. విద్యార్థులు నచ్చిన కోర్సులో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అప్రెంటిస్‌షిప్ మేళాలు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

– రాధాకృష్ణ, ఐటీఐ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్

రోడ్డెక్కిన ధాన్యం రైతులు



నెల్లికుదురు: రోడ్డెక్కి ధర్నా చేస్తున్న రైతులు

- జిల్లాలో ఆందోళనలు, ధర్నాలు

నెల్లికుదురు: కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టిన ధాన్యం బస్తాలను మిల్లులకు తరలింపులో అధికారులు నిర్లక్ష్యం వీడాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కి ధర్నా చేశారు. మండలంలోని నైనాల గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెలరోజులు దాటినా కాంటాలు పెట్టిన బస్తాలను తరలించడం లేదని రైతులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. అకాల వర్షాలకు ధాన్యం బస్తాలు తడిసి రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే రాష్ట్ర అవతరణ వేడుకల పేరుతో అధికారులు కొనుగోలు కేంద్రాలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

ముడుపుగల్ గ్రామంలో..

మహబూబాబాద్ రూరల్: ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ మండలంలోని ముడుపుగల్ క్రాస్ రోడ్ వద్ద బుధవారం రైతులు ఆందోళన చేపట్టారు. సీపీఐ మండల కార్యదర్శి సందీప్ రైతుల ఆందోళనకు మద్దతు తెలిపి మాట్లాడారు. రెండు నెలల నుంచి కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం, సంబంధిత అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. అలాగే రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిల్లుల వద్ద బస్తాలో నాలుగు కిలోల వరకు తరుగు పేరిట కోత పెట్టడం దురదృష్టకరమన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన సమాచారం తెలుసుకున్న రూరల్ ఎస్సై రాంచరణ్ సంఘటన స్థలానికి చేరుకుని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. డీపీఎం నళినినారాయణ, ఏపీఎం తిలక్, ఆర్‌ఐ రహమాన్ రైతుల వద్దకి వచ్చి మాట్లాడారు. రైతులను తహసీల్దార్‌తో మాట్లాడించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి శాంతింపజేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్, శేఖర్, బాబురావు, రాజు, శశిరేఖ, రాము, నరేష్, నరేష్, లచ్చు, సుధాకర్, వెంకటయ్య, యాదగిరి, రైతులు పాల్గొన్నారు.



మహబూబాబాద్ రూరల్: రైతులతో మాట్లాడుతున్న అధికారులు

ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

- కలెక్టర్ శశాంక



మాట్లాడుతున్న కలెక్టర్ శశాంక

మహబూబాబాద్: జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగంతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేడుకల నిర్వహణకు అధికారులు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. గురువారం సాయంత్రం జిల్లాలోని మున్సిపాలిటీల కార్యాలయాలు, జంక్షన్లు, మండల, గ్రామ స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలు, మామిడి తోరణాలతో అలంకరించాలని చెప్పారు. ఎటు చూసినా పండుగ వాతావరణం కనిపించాలని, ప్రతి ఒక్కరూ వేడుకలను గుర్తించేలా ఉండాలన్నారు. శుక్రవారం రాష్ట్ర అవతరణ దినోత్సవాలను కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ఈనెల 22వరకు కార్యక్రమాలు నిర్వహించాలని, చివరి రోజు ఊరూరా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులందరూ అంకితభావంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్ డేవిడ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అవగాహన ఉండాలి

దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన పొందాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 21రోజులు పాటు కార్యక్రమాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలన్నారు. ప్రతీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, డేవిడ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

దేవుడి మాన్యం ఆక్రమిస్తే చర్యలు

- దేవాదాయశాఖ అధికారుల సర్వే



స్థల మ్యాప్‌ను పరిశీలిస్తున్న అధికారులు

మహబూబాబాద్ రూరల్: దేవాదాయశాఖ పరిధిలోని భూములను ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తప్పవని దేవాదాయశాఖ డివిజన్ ఇన్‌స్పెక్టర్ ఎస్.కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని రామన్నపేట కాలనీ సమీపంలోని శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన భూమిలో బుధవారం దేవదాయశాఖ, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారి కవిత మాట్లాడుతూ.. శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామి ఆలయ భూమి 126, 127, 145 సర్వే నంబర్లలో 4.34 ఎకరాలు ఉందన్నారు. బేతోలు గ్రామ శివారు భజనతండాకు చెందిన గుగులోతు బాలు ఇదే ప్రాంతంలో 600 గజాల స్థలాన్ని జినుక రామస్వామి వద్ద కొనుగోలు చేసి రెండు గదుల ఇల్లు నిర్మించుకున్నారన్నారు. కాగా అందులో కొంత భాగం దేవాదాయశాఖ భూమి ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. స్థలం కొనుగోలు చేసిన వ్యక్తి మాత్రం ఆ విధంగా లేదని చెప్పారన్నారు. దీంతో సర్వే కోసం దరఖాస్తు పెట్టగా దేవాదాయశాఖ వరంగల్ జోనల్ సర్వేయర్ అనిల్‌కుమార్, రెవెన్యూ శాఖ డీఐ దత్తు, సర్వేయర్ సంజీవ ఆధ్వర్యంలో పరిశీలించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికి 4.34 ఎకరాల స్థలం సర్వే విషయంలో హద్దులు ఏర్పాటు చేశామని తెలిపారు. మళ్లీ మొత్తం కొలతలు పూర్తిచేసి స్థలం ఆక్రమణ జరిగిందా లేదా అనే అంశాలపై పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో పలు దేవాలయాల నిర్వహణ అధికారులు బిక్షమాచారి, వేణుగోపాల్, జూనియర్ అసిస్టెంట్లు వెంకట్‌రెడ్డి, శేఖర్, స్థానికులు పాల్గొన్నారు.

ఉత్తమ బాలనటుడిగా ఓరుగల్లు కళాకారుడు

హన్మకొండ కల్చరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరుకు చెందిన భారతీయ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ కళాపరిషత్ జాతీయ స్థాయి నాటిక పోటీల్లో వరంగల్‌కు చెందిన మాలి కౌశిక్‌రాజ్ ఎన్టీఆర్ విశిష్ట పురస్కారం అందుకున్నాడు. గుంటూరుజిల్లా సాతులూరులో సోమవారం జరిగిన ఈ పోటీల్లో వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక కళాకారులచే ప్రదర్శించిన 'కనువిప్పు' నాటికలో కొడుకు పాత్ర పోషించి ఆకట్టుకున్న మాలి కౌశిక్‌రాజ్ ఉత్తమ బాలనటుడి అవార్డును ఏపీ హైకోర్టు న్యాయవాది, రంగస్థల కళాకారులు నర్రా శ్రీనివాసరావు చేతుల మీదుగా అందుకున్నారు.



అవార్డు అందుకుంటున్న కౌశిక్‌రాజ్

ప్రజలకు 'సూపర్' సేవలు..

మెరుగైన చికిత్సకు సకల సౌకర్యాలు

- దసరా నాటికి సీఎం కేసీఆర్ చేత వైద్యసేవల ప్రారంభానికి కసరత్తు
- ఈ ఏడాదిలో జనగామ, భూపాలపల్లి మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు
- వచ్చే ఏడాది ములుగు జిల్లాలో ఏర్పాటు
- వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
- టీహబ్, మెడికేర్ ఆస్పత్రి ప్రారంభం..
- వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనుల పరిశీలన



కాకతీయ మెడికల్ కాలేజీలో అకడమిక్ హాల్‌ను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు



కొలంబో వైద్య కళాశాలను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు

సాక్షి, వరంగల్/ఎంజీఎం/హన్మకొండ చౌరస్తా/ కాజీపేట రూరల్: ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తేవడానికి ఆస్పత్రి నిర్మాణ పనులు సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆర్ అండ్ బీ అధికారులు, ఎల్‌అండ్‌టీ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. ఇప్పటికే పూర్తి చేసుకున్న పది అంతస్తుల్లో వైద్య పరికరాల బిగింపునకు అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కాకతీయ మెడికల్ కాలేజీలో రూ.28.75 కోట్లలో నిర్మించిన అకడమిక్ హాల్, హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రూ.125 లక్షలతో నిర్మించిన తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంటర్(టీహబ్), వరంగల్ హంటర్‌రోడ్డులోని ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. దసరా నాటికి 'సూపర్' సేవలను సీఎం కేసీఆర్‌తో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం గతేడాదిలోనే ఎనిమిది మెడికల్ కాలేజీ భవనాలు పూర్తి చేసిందన్నారు. ఈ ఏడాదిలో జనగామ, భూపాలపల్లి జిల్లా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు మొదలవుతాయని, ఇప్పటికే జనగామలో 51 మంది, భూపాలపల్లిలో 54 మంది ప్రొఫెసర్లను నియమించామని మంత్రి చెప్పారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు ఇప్పటికే వచ్చాయని దీంతో వరంగల్‌లోని కేఎంసీతో పాటు మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లిలో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చినట్లైందని చెప్పారు. వచ్చేడాది ములుగులో కూడా ప్రారంభించేలా ఇప్పటినుంచే నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్‌లో 150 ఎంబీబీఎస్ అడ్మిషన్లు, అటాచ్‌గా ఉన్న మెడికేర్ ఆస్పత్రిలో 2,000 మందికి ఉద్యోగాలు, 500 పడకల ఆస్పత్రి సౌకర్యంతో ఈ ప్రాంతమంతా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. మెడికేర్ ఆస్పత్రికి నర్సింగ్ కాలేజ్, బీఎస్సీ పారా మెడికల్ కాలేజీ, ఆరోగ్యశ్రీ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ దయాకర్, ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, గండ్ర వెంకటరమణారెడ్డి, టి.రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, మేయర్ గుండు సుధారాణి, డీఎంఈ రమేష్‌రెడ్డి, కలెక్టర్లు పి.ప్రావీణ్య, కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా, కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కరుణాకర్ రెడ్డి, ఎల్ అండ్ టీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటరెడ్డి, బిషప్ ఉడుములబాల, మెడికల్ కాలేజీ డైరెక్టర్ టి.అగస్టిన్‌రెడ్డి, ప్రిన్స్‌పాల్ హెచ్.సంధ్యారాణి, మెడికేర్ ఆస్పత్రి డైరెక్టర్ జి.చిన్నప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అభివృద్ధి పనులను మ్యాప్ ద్వారా మంత్రికి వివరిస్తున్న అధికారులు.. పక్కన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్, ఎమ్మెల్యే, మేయర్ తదితరులు

మార్చురీలో అనధికార సిబ్బంది

ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీని డీఎంఈ రమేశ్‌రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిత్యం మార్చురీకి ఎన్ని మృతదేహాలు వస్తున్నాయి. ఏయే సమయాల్లో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారనే విషయాలపై ఆరా తీశారు. మార్చురీలోని వసతులను పరిశీలించిన ఆయన సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్‌లను పరిశీలించారు. అధికారికంగా ముగ్గురు సహాయక సిబ్బంది పనిచేయాల్సి ఉండగా.. డీఎంఈ తనిఖీ సమయంలో మార్చురీలో 10 నుంచి 15 మంది సహాయక సిబ్బంది విధుల్లో కనిపించగా.. వేతనాలు లేకుండా ఇక్కడెలా పనిచేస్తున్నారని ప్రశ్నించిన డీఎంఈ.. ఫోరెన్సిక్ ప్రొఫెసర్‌లతో పాటు ఎంజీఎం పరిపాలనాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మార్చురీలో అవినీతిని అరికట్టాలని అధికారులను ఆదేశించారు. వీరంతా ఎన్ని రోజుల నుంచి ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారనే విషయమై ఆరా తీశారు. సిబ్బంది అవసరమైతే ప్రతిపాదనలు పంపాలే తప్ప సొంత నిర్ణయాలతో ప్రభుత్వాస్పత్రులకు చెడ్డ పేరు తేకూడదని హెచ్చరించారు.

సర్పంచ్‌ను చెప్పుతో కొట్టిన యువకుడు



సర్పంచ్ సుమన్‌ను చెప్పుతో కొడుతున్న మహేశ్

మొట్లతండా గ్రామంలో ఘటన

మహబూబాబాద్ రూరల్ : గ్రామసభ నిర్వహణ సందర్భంగా అభివృద్ధి పనులు, నిధుల దుర్వినియోగం అంశాలపై వాగ్వాదం జరిగి సర్పంచ్‌ను ఓ యువకుడు చెప్పుతో కొట్టిన సంఘటన మహబూబాబాద్ మండలం మొట్లతండా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మొట్లతండా జీపీ కార్యాలయ ఆవరణలో గ్రామ సభ ఏర్పాటు చేయగా.. పలు అంశాలపై చర్చ మొదలైంది. కొంత సమయం తరువాత గ్రామస్తుడు వర్రే మహేశ్ లేచి గ్రామంలో మౌలిక వసతులు కరువయ్యాయని, అభివృద్ధి పనుల విషయంలో నిధులు గోల్ మాల్ అయ్యాయని నిలదీశాడు. గ్రామంలో అభివృద్ధి పనులు చేయకుండానే సర్పంచ్ బిల్లులను కాజేశాడని ఆరోపించాడు. దీంతో వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ సర్పంచ్ బానోతు సుమన్‌ను.. మహేశ్ అసభ్యకర పదజాలంతో దూషిస్తూ చెప్పుతో కొట్టాడు. ఈ ఘటనతో గ్రామస్తులు, సర్పంచ్ వర్గీయులకు మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తోపులాడుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో గ్రామ కార్యదర్శి శివ గ్రామ సభను ఈనెల 5వ తేదీకి వాయిదావేసి ముగించారు. ఈ విషయంపై సర్పంచ్ బానోతు సుమన్ నాయక్‌ను వివరణ కోరగా గ్రామంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, తనపై వ్యక్తిగత కక్షతో మహేశ్ దాడి చేశారని ఆరోపించారు.

క్లుప్తంగా

తండ్రిపై దాడికి పాల్పడిన వ్యక్తికి రిమాండ్‌



తొర్రూరు: ఆస్తి కోసం తండ్రిపై కత్తితో దాడికి పాల్పడి పరారైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఘటన బుధవారం మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సైలు గంగ్రాతి సతీష్‌, లింగారెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం టీక్యా తండాకు చెందిన వృద్ధుడు మాలోతు రాములుపై కుమారుడు స్వామి ఈ నెల 28న తొర్రూరు బస్టాండ్‌లో కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈక్రమంలో బుధవారం నిందితుడిని పట్టుకుని కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. దాడికి వినియోగించిన కత్తి, బైక్‌ స్వాధీనం చేసుకున్నారు.

గేదెను ఢీకొట్టిన బైక్‌ - వ్యక్తి మృతి



నరేష్‌ (ఫైల్‌)

గార్ల(డోర్నకల్‌): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన చిల్కోడు - గొల్లచెర్ల క్రాస్‌రోడ్‌ మార్గమధ్యలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్సై రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. డోర్నకల్‌ మండలం చిల్కోడు గ్రామానికి చెందిన తడక మల్ల నరేష్‌(32) గొల్లచెర్ల గ్రామంలో జేసీబీ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలో నరేష్‌ ద్విచక్రవాహనంపై చిల్కోడుకు వెళ్లి తిరిగి గొల్లచెర్లకు వస్తుండగా ఎస్సారెస్పీ కాలువ సమీపంలో చీకట్లో గేదెను ఢీకొట్టడంతో ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో నరేష్‌ తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, 14 నెలల కుమారుడు ఉన్నారు. మృతుడి తండ్రి నాగభూషణం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

యువకుడి దుర్మరణం



రవీందర్‌ (ఫైల్‌)

తొర్రూరు రూరల్‌: వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం మానుకోట జిల్లా తొర్రూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సతీష్‌ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మాటేడు గ్రామానికి చెందిన కనుకుంట్ల రవీందర్‌ (29) వ్యవసాయం, మత్స్యరంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. కాగా గ్రామ శివారులోని చేపల చెరువు వద్ద కాపలా ఉండేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో దంతాలపల్లి వైపు వస్తున్న బొలెరో వాహనం వెనకనుంచి బైక్‌పై ఉన్న యువకున్ని ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయమై రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోవడంతోపాటు వాహనాన్ని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు.

పదోన్నతుల సందడి!

- ఉమ్మడి వరంగల్‌ పోలీసుశాఖలో పలువురికి ప్రమోషన్‌
- త్వరలో డీఎస్పీలుగా తొమ్మిది మంది సీఐలు
- సీఐ పదోన్నతుల జాబితాలో 28 మంది ఎస్సైలు



సాక్షిప్రతినిధి, వరంగల్‌: పోలీసుశాఖలో పదోన్నతుల ప్రక్రియ మళ్లీ మొదలైంది. దీంతో వివిధ కేడర్లలో ఉన్న అధికారుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న 1995 బ్యాచ్‌కు చెందిన మిగిలిన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌(సీఐ)లు.. డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు(డీఎస్పీ)లుగా పదోన్నతి పొందనున్నారు. సుమారు రెండేళ్ల కిందట 1995 బ్యాచ్‌కు సంబంధించిన పదోన్నతుల జాబితా వెలువడే సమయంలో 1996 బ్యాచ్‌కు చెందిన కొందరు కోర్టుకు వెళ్లడం.. నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని డీజీపీలను హైకోర్టు ఆదేశించడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 150 మందికి బ్రేక్‌ పడింది. వరంగల్‌ జోన్‌కు సంబంధించిన ఆ జాబితాలో ఉన్న 38 మందికి త్వరలోనే డీఎస్పీలుగా పదోన్నతి కలగనుంది. ఈ మేరకు డీజీపీ కార్యాలయం నుంచి డిపార్టుమెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ (డీపీసీ)కి వెళ్లినట్లు తెలిసింది.

జాబితాలో ఎవరెవరు..

మల్టీజోన్‌ -2 ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (ఐజీపీ) షానవాజ్‌ ఖాసీం వారం రోజుల క్రితం ఆ జోన్‌లో పని చేస్తున్న 38 మంది మంది సీఐల పేర్లను డీఎస్పీ పదోన్నతుల కోసం సిఫారసు చేశారు. సీనియారిటీ ప్రకారం రూపొందించిన 38 మందిలో ఇద్దరు ఇప్పటికే మృతి చెందగా, మరో ఇద్దరు సర్వీసు నుంచి తొలగించబడ్డారు. మిగిలిన 34 మంది లిస్టులో ఎనిమిది మంది ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన వారు ఉన్నారు. ఇందులో కరీంనగర్‌ పీటీసీలో సీఐగా ఉన్న వరంగల్‌కు చెందిన జి.విజయపాల్‌ రెడ్డి, మహబూబాబాద్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.మోహన్‌, జయశంకర్‌ భూపాలపల్లిలో డీఎస్‌బీగా ఉన్న జాన్‌ నర్సింహులు ఉన్నారు. అదే విధంగా కె.రవీందర్‌ (పీటీసీ, వరంగల్‌), కె.జనార్దన్‌రెడ్డి (టాస్క్‌ఫోర్స్‌, వరంగల్‌), హనుమకొండ సీఐగా ఉన్న సీహెచ్‌ శ్రీనివాస్‌ జీ (ప్రస్తుతం సీఐడీ), కె.విజయ్‌కుమార్‌ (వీఆర్‌, వరంగల్‌), బి.భరత్‌ కుమార్‌ (డీఐజీ ఆఫీస్‌, వరంగల్‌), ఎల్‌.రమేష్‌ కుమార్‌ (సీసీఎస్‌, వరంగల్‌), సి.సతీష్‌బాబు (సీఎస్‌బీ, వరంగల్‌)లు ఈ జాబితాలో ఉన్నారు. మరో 28 మంది ఎస్‌ఐలకు కూడా సీఐలుగా పదోన్నతి కలిగే అవకాశం ఉంది.

త్వరలో పదోన్నతుల ఉత్తర్వులు..

సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ మేరకు ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న పోలీసుల పదోన్నతి ఫైలు చకచకా కదులుతోంది. ఐజీపీల రెకమండ్‌ మేరకు డీజీపీ కార్యాలయం నుంచి ఫైనాన్షియల్‌ అప్రూవల్‌ కోసం జీఏడీ (జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్టుమెంట్‌) వెళ్లి క్లియర్‌ అయినట్లు సమాచారం. ఏసీఆర్‌ల పెండింగ్‌పైన ఆరా తీసిన ఉన్నతాధికారులు అవినీతి నిరోధక శాఖ నుంచి క్లియరెన్స్‌ కోసం రాసినట్లు తెలిసింది. డిపార్టుమెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ (డీపీసీ) సిఫారసుతో పాటు 'లూప్‌లైన్‌' వివాదం నుంచి కూడా బయటపడాల్సిన అవసరం కూడా ఉంది. జీఓ 40 ప్రకారం ఒక అధికారి ప్రమోషన్‌కు ముందు.. తర్వాత కనీసం రెండు, మూడు సంవత్సరాలు లూప్‌లైన్‌లో పని చేయాల్సి ఉంది. ఈ నిబంధన సడలింపు కోసం కూడా ముఖ్యమంత్రికి పంపినట్లు సమాచారం. ఏదేమైన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీస్‌శాఖలో ప్రమోషన్‌ల ప్రక్రియ వేగవంతం చేసిన ప్రభుత్వం త్వరలోనే ఈ పదోన్నతుల ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు సమాచారం.

పదేళ్లలో వందేళ్ల ప్రగతి

- మంత్రి సత్యవతి రాథోడ్‌
- ఈఎంఆర్‌ఎస్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ ఫలితాలను విడుదల చేసిన మంత్రి
- స్టేట్‌ ఫస్ట్‌, సెకండ్‌ ర్యాంక్‌లు సాధించిన మానుకోట విద్యార్థులు



ఫలితాల విడుదల అనంతరం మాట్లాడుతున్న మంత్రి సత్యవతి రాథోడ్‌

మహబూబాబాద్‌: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన పదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్‌ పాలనలో వందేళ్ల అభివృద్ధిని సాధించిందని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ విద్యాలయాల్లో 2023–24 విద్యాసంవత్సరం ఆరో తరగతి ప్రవేశానికి నిర్వహించిన కామన్‌ ఎంట్రెన్స్‌ ఫలితాలను మంత్రి సత్యవతి రాథోడ్‌ బుధవారం మానుకోటలోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు 91 గురుకులాలు ఉంటే రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అన్ని వసతులతో 95 గురుకులను ఏర్పాటు చేసిందని సత్యవతి అన్నారు. ప్రవేశ పరీక్షకు 7,252 హాజరు కాగా.. మొదటి విడతలో 1,347 మంది విద్యార్థులకు మోటా అడ్మిషన్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం 23 ఏకలవ్య పాఠశాలల్లో సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. మానుకోట జిల్లా నుంచి సుమారు 200 మంది విద్యార్థులు సీట్లు సాధించగా.. జిల్లాకు చెందిన కిరణ్‌ 90 మార్కులతో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌, ఉమేష్‌ స్టేట్‌ సెకండ్‌ ర్యాంక్‌ కైవసం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈనెల 1 నుంచి పదో తేదీలోపు కేటాయించిన పాఠశాలలో చేరాలని సూచించారు. సీబీఎస్‌ఈ విధానంలో విద్యాబోధన ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని 185 రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాలల్లో 8,000మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. 332 ఆశ్రమ పాఠశాలలు ఉండగా 1,34,000 విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. చదువు ప్రాధాన్యత తనకు తెలుసని మూడున్నర కిలోమీటర్లు పోలేక ఏడో తరగతి వరకు మాత్రమే తాను చదివానని అందుకు మానుకోట జిల్లా కేంద్రంలో బాలికల గురుకుల పాఠశాలను మంజూరు చేయించినట్లు చెప్పారు. ఇందుకోసం రూ.12 కోట్లు విడుదలయ్యాయని ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభం అవుతుందన్నారు. ఈనెల 24 నుంచి నాలుగు లక్షల ఎకరాలకు పోడు పట్టాల పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఐఏఎస్‌ స్టడీసెంటర్‌ లాంటిదే మానుకోట జిల్లాలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఏకలవ్య విద్యాలయాల ఓఎస్‌డీ స్వర్ణలత, డిప్యూటీ సెక్రెటరీ చంద్రశేఖర్‌, ఆర్‌సీఓ రాజ్యలక్ష్మి, అకాడమిక్‌ ఓఎస్డీ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

గంగాలమ్మ విగ్రహం అతిప్రాచీనమైనది..



విగ్రహాన్ని పరిశీలిస్తున్న బృందం సభ్యులు

గంగారం : మానుకోట జిల్లా గంగారం మండల కేంద్రంలోని వేల్పు జాతరలపై గత రెండు రోజులుగా బిర్సా ముండా రీసెర్చ్‌ సెంటర్‌ బృందం పరిశోధనలు చేస్తోంది. ఇందులో భాగంగా గుట్టపై పురావస్తు గంగాలమ్మ విగ్రహం, కట్టడాలు ఉన్నాయని, జెజ్జరి, సిద్దబోయిన, యాప ఇంటిపేర్ల గల పెద్దమనుషులు చెప్పడంతో పరిశోధన బృందం అక్కడకు చేరుకుని పరిశీలించింది. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కాకతీయ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి మైపతి అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ గుట్టపై ఉన్న గంగాలమ్మ విగ్రహం అతి ప్రాచీనమైనది అని క్రీస్తు పూర్వం కోయ రాజ్యాలు ఆదివాసీలు కోల్పోయిన తర్వాత దట్టమైన అడవుల ప్రాంతానికి వలస వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటుచేసుకునే క్రమంలో తమ వెంట తెచ్చుకున్న విగ్రహమే ఈ గంగాలమ్మ విగ్రహం అన్నారు. ఈ గంగాలమ్మ పేరు మీదనే గంగారం అనే పేరు వచ్చిందని తెలిపారు. ఈ పురాతన విగ్రహంపై ఉన్న చిత్ర లిపిలో రాయి బండానీ వంశానికి చెందిన గుర్తులు, 5వ గట్టు అని తెలిపే 5 నిలువు గీతలు ఉన్నట్లు గుర్తించారు. అందుకే నేటికి కూడా 5వ గట్టు జెజ్జరి వారే ఈ దేవున్ని కొలుస్తున్నారు. గంగాలమ్మ 5వ గట్టు వారి కోడలు అని మేడారం సమ్మక్కకి తల్లి అని వివరాలు ఈ విగ్రహంపై చిత్ర లిపిలో ఉందన్నారు. దొన గుట్టకి గంగారం గ్రామానికి తూర్పు దిక్కున కొండపైన ఒక దొన (పెద్ద రంధ్రం) ఉంటుందని, ఆ దోనలో గంగాలమ్మ ఉండి చల్లని గాలి వీస్తుందని నమ్మకం. కొముర౦ జ్యోతిష్‌, సిద్దబోయిన జజ్జరి, కాక శ్వేత, నవ్య, పాయం నందిని తదితరులు పాల్గొన్నారు.

ఎద్దును ఢీకొట్టిన ఆటో

- ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు
- కూలీ పని చేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఘటన



నర్సయ్య(ఫైల్‌)

కురవి: ఎదురుగా అడ్డుగా వచ్చిన ఎద్దును ఆటో ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా సీరోలు మండలం చింతపల్లి గ్రామ శివారు పెద్దలాల్‌ తండా వద్ద 365 జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగింది. సీరోలు ఎస్సై ఎల్‌.నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం ... ఖమ్మం జిల్లా తిర్మాలాయపాలెం మండలం మహ్మదాపురం(మాందాపురం) గ్రామానికి చెందిన కూలీలు అంగడి నర్సయ్య(40), అతని భార్య మంజుల, జినుక ఉప్పలయ్య, జినుక వెంకన్న, గొల్లపల్లి సత్యం అదే గ్రామానికి చెందిన ఆటోను(ఆటో డ్రైవర్‌ గార్ల భిక్షపతి) తీసుకుని సీరోలు మండలం కొత్తూరు (సీ) గ్రామంలో పిల్లర్ల గుంతలు తీసేందుకు కూలీ పనికి వచ్చారు. పని ముగించుకుని రాత్రి ఇంటికి వెళ్తున్న క్రమంలో చింతపల్లి శివారు పెద్దలాల్‌ తండా వద్దకు చేరుకోగానే ఆటో ఎదురుగా వచ్చిన ఎద్దును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోడ్రైవర్‌ గార్ల భిక్షపతి, ఆటోలో ప్రయాణిస్తున్న అంగడి నర్సయ్య(40), మంజుల, జినుక ఉప్పలయ్య, వెంకన్న, గొల్లపల్లి సత్యంలకు తీవ్రగాయాలయ్యాయి. అంబులెన్స్‌లో మహబూబాబాద్‌లోని జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకోగానే నర్సయ్య మృతి చెందాడు. ఎస్సై నరేష్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్సై నరేష్‌ తెలిపారు.

స్వరాష్ట్రంలోనూ ఓరుగల్లుపై వివక్ష

- అభివృద్ధిపై చర్చా గోష్టిలో పలువురు వక్తల అభిప్రాయం



చర్చాగోష్టిలో పాల్గొన్న సంఘాల నాయకులు

హన్మకొండ: తెలంగాణలోనూ ఉమ్మడి వరంగల్‌ జిల్లా తీవ్ర వివక్షకు గురవుతుందని వక్తలు అన్నారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక, ఫోరం ఫర్‌ బెటర్‌ వరంగల్‌ ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ ఆధ్యక్షతన ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై చర్చా గోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్‌ బెటర్‌ వరంగల్‌ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్‌, ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్‌ తిరుణహరి శేషు, ప్రజా, వృత్తి సంఘాల నాయకులు సోమ రామ్మూర్తి, డాక్టర్‌ వీరస్వామి, శివరాత్రి దుర్గయ్య, నరోత్తం రెడ్డి, ఈశ్వర్‌ సింగ్‌, సాయిని నరేందర్‌ శశికాంత్‌తోపాటు పలువురు ప్రసంగించారు. స్వరాష్ట్రంలో ఉమ్మడి జిల్లా అన్ని రంగాల్లో నష్టపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో నాయకత్వం రాజకీయ చైతన్యాన్ని కోల్పోయి విద్యా, వైద్యం, పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల రాబట్టడం, అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. నేతలు తమ పదవులు కాపాడుకోవడానికి, బాసు భజన చేయడానికే పరిమితమయ్యారని విమర్శించారు. నిత్యం కేంద్రంతో తగవులాడుతూ వరంగల్‌కు రావాల్సిన కోచ్‌ ఫ్యాక్టరీని రాకుండా చేశారన్నారు. స్మార్ట్‌ సిటీ నిధులు ఉపయోగించుకోలేకపోయారని పేర్కొన్నారు. ఏటూరు నాగారం కమలాపూర్‌ రేయాన్స్‌ ఫ్యాక్టరీని తెలంగాణ ప్రభుత్వమే మూసివేసిందని ఆరోపించారు. రైతుల భూములను కారు చౌకగా స్వాధీనం చేసుకొని ఏర్పాటు చేస్తానన్న కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్కు ఈ నాటికి ఒక్క స్థానికుడికి కూడా ఉద్యోగం కల్పించలేకపోయిందని వాపోయారు. సూరత్‌, బొంబాయి, భీవండి నుంచి తిరిగి వచ్చిన వలస కార్మికులు మడికొండ టెక్స్‌టైల్స్‌ పార్కులో సొంత ఖర్చులతో పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదన్నారు. జనగామ, కొడకండ్ల, పాలకుర్తి, మహబూబాబాద్‌లో టెక్స్‌ టైల్స్‌ పార్కులు ఏర్పాటు చేస్తామని ఉత్తరప్రగల్భాలు పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంతవరకు ఏం సాధించారని ప్రశ్నించారు. వరంగల్‌ నగరాన్ని డల్లాస్‌ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లాను కల్లాస్‌ చేశారని ధ్వజమెత్తారు. 70 ఎకరాల జైలు ప్రాంగణాన్ని భవనాలను కూలగొట్టి, ఆ భూములను రూ.11 వేల కోట్లకు మహారాష్ట్ర బ్యాంకుకు తాకట్టు పెట్టారని తెలిపారు. జైలు భూములను కూడా అమ్ముకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ టైర్‌ రిట్రీడింగ్‌ సెంటర్‌ స్థలాన్ని అధికార పార్టీ నాయకులు తీసుకొని వ్యాపారానికి ఉపయోగించుకోవాలని చూస్తున్నారన్నారు. జనగామ, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలకు స్థలాలు, కనీస సౌకర్యాలు లేక బోర్డు మాత్రమే ఏర్పాటుచేసి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయ క్షేత్రమైన వరంగల్‌ జిల్లాను విత్తనాల హబ్‌గా చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ఇప్పటికీ ఆ దిశలో పావలా పెట్టుబడి కూడా పెట్టలేదని విమర్శించారు. నాయకులకు మాత్రం వ్యాపారాలు, కాంట్రాక్టులు, ఫామ్‌ హౌస్‌లు, వందల ఎకరాల ఎస్టేట్లు, కోటి రూపాయల విలువ గల వాహనాలు, కోట్ల రూపాయల విలువైన భవనాలు నిర్మించుకున్నారని, సామాన్య ప్రజల ప్రగతిని పట్టించుకోలేదని తూర్పారబట్టారు. డోర్నకల్‌, మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి, పాలకుర్తి నియోజకవర్గాలను రాష్ట్రంలో అట్టడుగున ఉన్న ప్రాంతాలుగా కేంద్రం గుర్తిస్తే, రాజకీయ విభేదాలు సృష్టిస్తూ కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

సమస్యలు పరిష్కరించాలి



శ్రీనివాస్‌రావుకు వినతిపత్రం అందజేస్తున్న ఇస్తారి

కేయూ క్యాంపస్‌: రెండేళ్లుగా కాకతీయ యూనివర్సిటీలోని అధ్యాపకుల సమస్యలు పెరిగిపోయాయని సమస్యలను పరిష్కరించటంలేదని వర్సిటీ అధికారులు విఫలమయ్యారని కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం (అకుట్‌) జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ మామిడాల ఇస్తారి అన్నారు. బుధవారం కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య శ్రీనివాస్‌రావును కలిసి పలు సమస్యలపై ప్రస్తావిస్తూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మామిడాల ఇస్తారి మాట్లాడుతూ.. అధ్యాపకులకు రావాల్సిన ఏరియర్స్‌ నాలుగునెలల్లో ఇస్తామని చెప్పి ఏడాదైనా చెల్లించటంలేదన్నారు. నిలిపివేసిన క్యాస్‌ పదోన్నతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అధ్యాపకులపై వీసీ .రిజిస్ట్రార్లు కక్షపూరిత చర్యలకుపాల్పడుతున్నారని ఆరోపించారు. న్యాక్‌కు పంపిన సెల్ఫ్‌స్టడీ రిపోర్టు (ఎస్‌ఎస్‌ఆర్‌)లో తప్పుడు సమాచారాన్ని పొందుపర్చటం సిగ్గుచేటన్నారు. ఎస్‌ఎస్‌ఆర్‌లో తప్పుడు సమాచారం పొందుపర్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై త్వరలోనే గవర్నర్‌ను కలుస్తామని చెప్పారు. వివిధ విభాగాల అధిపతులకు సమాచారం లేకుండా అడ్జెంట్‌ ఆచార్యులను నియమించడం సరికాదన్నారు. వారి నియామకాల్లో నిబంధనలను పాటించలేదని ఆరోపించారు.

భార్య కాపురానికి రావడంలేదని..

- మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
- పురుగుల మందు డబ్బాతో సెల్ఫీ వీడియో..



పురుగుల మందు డబ్బాతో అశోక్‌(ఫైల్‌)

కేసముద్రం: భార్యాకాపురానికి రాకపోవడంతోపాటు, అత్తింటివారు దూషించడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి.. తన భార్యను ఉద్దేశిస్తూ.. నీపైన నాకు ప్రేమ ఉంది.. నాపైన నీకు ప్రేమ ఉంటే చచ్చేముందన్న రావాలంటూ.. సెల్ఫీ వీడియో తీస్తూ పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ధర్మారంతండా జీపీ శివారు వెంక్యాతండాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి.. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారం జీపీ శివారు వెంక్యాతండాకు చెందిన బానోతు అశోక్‌(24), మహబూబాబాద్‌ మండలంలోని ముత్యాలమ్మతండాకు చెందిన బేబిని ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో బేబి గర్భవతి కావడంతో పుట్టింటికి వెళ్లింది. నాలుగు నెలల క్రితం కొడుకు పుట్టాడు. కాగా అప్పటికే భార్యభర్తల మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈక్రమంలో భార్యను కాపురానికి తీసుకురావడం కోసం 5రోజుల క్రితం అశోక్‌ తన అత్తగారింటికి వెళ్లాడు. దీంతో భార్య బేబి, అత్త వాంకుడోతు సత్రి, మామ ఆనంద్‌, తోటి అల్లుడు నరేష్‌, వదిన రజిత కలిసి అశోక్‌ను దూషించడంతో ఇంటికి వచ్చిన అనంతరం మే 28న ఇంట్లో పురుగులమందు డబ్బాతో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈక్రమంలో మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. బుధవారం మానుకోట ఏరియా ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశోక్‌ భార్య, అత్త, మామ, తోటి అల్లుడు, వదినలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

కేసముద్రం: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మానుకోట జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని శివారు కిష్టాపురంలో చోటుచేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జల్లంపల్లి అశోక్‌(49) కొద్దిరోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అతడు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, కుటుంబ సభ్యులు మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించడంతో రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా మృతుడి కుమారుడు ధనుంజయ్‌ బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

బయ్యారంలో వివాహిత..

కాటారం: కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి వివాహిత మంగళవారం ఆత్మహత్యకు పాల్పడగా బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బయ్యారం గ్రామానికి చెందిన చినాల స్వప్న(28) గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతుంది. స్థానికంగా వైద్యం చేయించినప్పటికీ ఫలితం లేదు. కడుపు నొప్పి తీవ్రతరం కావడంతో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించగా అప్పటికే స్వప్న మృతి చెంది ఉన్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి భర్త వంశీ, ఇద్దరు కుమారులు వైష్విక్‌, రుష్విక్‌ ఉన్నారు. మృతురాలి సోదరుడు సాయిశివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

- భార్యపై అనుమానంతో పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు



భార్య అక్షరతో శ్రీకాంత్‌ (ఫైల్‌)

లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని నెల్లుట్లకు చెందిన తాండ్ర శ్రీకాంత్‌ (30) బుధవారం తెల్లవారు జామున నెల్లుట్ల శివారు ఆర్టీసీ కాలనీలో అద్దెకు ఉంటున్న ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. నెల్లుట్లకు చెందిన తాండ్ర శ్రీకాంత్‌కు పాలకుర్తి మండలం బమ్మెరకు చెందిన నందిని అలియాస్‌ అక్షరతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. శ్రీకాంత్‌కు నలుగురు అన్నదమ్ములు కావడంతో ఇల్లు సరిపోక కొద్ది రోజులు అద్దె ఇళ్లలో ఉన్నాడు. భార్యభర్తలు ఇద్దరు తరచుగా గొడవ పడడంతో అక్షర మూడు నెలల క్రితం తల్లిదండ్రులు ఉంటున్న హైదరాబాద్‌ అంబర్‌పేటకు వెళ్లింది. అక్కడే పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో భార్యభర్తలు ఇద్దరికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. 15 రోజుల క్రితమే అత్తగారింటికి వచ్చిన అక్షర నెల్లుట్ల సమీపంలోని ఆర్టీసీ కాలనీలో భర్తతో అద్దె ఇంట్లో ఉంటున్నారు. బుధవారం భర్త శ్రీకాంత్‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అక్షర అతని కుటుంబ సభ్యులకు తెలియజేయగా బంధువులు, అన్నదమ్ములు అక్కడికి వెళ్లగా మంచం సమీపంలో నేలపై పడుకొని చనిపోయి ఉన్నాడు. ఉరి వేసుకున్నాడని చెబుతున్నప్పటికీ, మృతదేహం నేల మీద ఎందుకు ఉందని బంధువులు ప్రశ్నించగా నేనే ఉరితాడు కోసేశానని చెప్తుతూ ఇంట్లో టీవీ చూస్తూ పాటలు వింటుండడంతో మరింత అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ప్రవీణ్‌ సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతుడి భార్య అక్షరను పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్షర తల్లి, బంధువులు కారులో సాయంత్రం నాలుగున్నర గంటలకు నేరుగా పోలీసుస్టేషన్‌కు చేరుకోగానే అక్కడే ఉన్న బంధువులు.. శ్రీకాంత్‌ చనిపోయిన విషయం ఉదయం ఏడుగంటలకు తెలిస్తే సాయంత్రం నాలుగు గంటలకు వస్తారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో బంధువులతో వాగ్వాదం నెలకొంది. అప్పుడే పోలీసేస్టేషన్‌కు చేరుకున్న ఎస్సై ప్రవీణ్‌ అందరిని స్టేషన్‌ బయటకు పంపించి మృతుడు శ్రీకాంత్‌ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ నూతన కమిటీ



నినాదాలు చేస్తున్న జేఏసీ బాధ్యులు, అధ్యాపకులు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకుల రాష్ట్రస్థాయి సదస్సు అనంతరం మంగళవారం రాత్రి జేఏసీ కమిటీని ప్రకటించారు. చైర్మన్‌గా డాక్టర్‌ ఏ.పరుశరామ్‌(ఉస్మానియా యూనివర్సిటీ), కన్వీనర్‌గా డాక్టర్‌ పి.కరుణాకర్‌రావు (కాకతీయ యూనివర్సిటీ), కో చైర్మన్‌గా డాక్టర్‌ వేల్పుల కుమారస్వామి(ఉస్మానియాయూనివర్సిటీ)ని ఎన్నుకున్నారు. ఇంకా వివిధ యూనివర్సిటీల నుంచి సుమారు 25మందిని ప్రతినిధులుగా ఎన్నుకున్నారు. కాగా, కేయూలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో పలు తీర్మానాలు చేశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలని, హనుమకొండలో సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చాలని, అందుకు రెగ్యులరైజేషన్‌ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ సదస్సులో తీర్మానించినట్లు బుధవారం తెలంగాణా యూనివర్సిటీస్‌ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం జేఏసీ కన్వీనర్‌ డాక్టర్‌ కరుణాకర్‌రావు తెలిపారు. ఈ సదస్సులో దర్మతేజ, సతీష్‌, లింగయ్య, సూర్యం, కనకయ్య, చిర్ర రాజు, వెంకటగోపినాథ్‌, దత్తహరి, చింత శ్యామ్‌, యశ్వంత్‌రావు, వెంకటేష్‌, సురేష్‌నాయక్‌, ఆనంద్‌, రాజేశ్వరి, సాదు రాజేష్‌, వినిత పాండె, ఉపేందర్‌ పాల్గొన్నారు.